క్లుప్తంగా

నేదురుమల్లిని కలిసిన మేరిగ



వెంకటగిరి రూరల్ : వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

పక్కాగా కుల గణన

సైదాపురం: మండలంలోని 19 గ్రామ సచివాలయాల పరిధిలో కుల గణనను పక్కాగా నిర్వహించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన శుక్రవారం గ్రామ, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సచివాలయాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు సిబ్బంది, వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ తప్పులు లేకుండా కుల గణన చేపట్టాలన్నారు. ఏఓ పురుషోత్తం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం



రైతులకు పంప్‌సెట్స్ అందజేస్తున్న ఎంపీపీ గూడూరు భాస్కర్‌రెడ్డి

బాలాయపల్లి (డక్కిలి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీపీ గూడూరు భాస్కర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో శుక్రవారం జయంపు, హస్తకావేరి, కడగుంట తదితర గ్రామాలకు చెందిన 14 మంది రైతులకు వైఎస్సార్ జలకళలో భాగంగా రూ.14.10 లక్షల విలువైన మోటారు పంప్‌సెట్స్‌ను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఏపీడీ వరప్రసాద్, ఎంపీడీవో ప్రమీలారాణి, ఏపీవో మృత్యుంజయరావు పాల్గొన్నారు.

కండలేరులో 12.788 టీఎంసీల నీరు

రాపూరు : కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 12.788 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 40 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, మొదటి బ్రాంచ్ కెనాల్‌కు 5, లోలెవల్ కాలువకు 210 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పేదలకు నిత్యావసర సరుకులు



సరుకులు పంపిణీ చేస్తున్న ఉపాధ్యాయులు

పెళ్లకూరు: సర్వశిక్ష అభియాన్ కింద మండలంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ, యూటీఎఫ్ నాయకులు బాలసుబ్రమణ్యం, హరి, చెంచురాజ, జయలక్ష్మీ, విజయసాయిలు, రవీంద్రయ్య, వాసు, చినబాబు, శీను, రమేష్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి



స్వామి వివేకానందకు నివాళులర్పిస్తున్న అధ్యాపకులు, సిబ్బంది

కోట: యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఐఎస్టీ కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కళాశాలలో శుక్రవారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద జీవితంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. కార్యక్రమంలో హరనాథ్‌రెడ్డి, కిషంధర్, లావణ్య పాల్గొన్నారు.

యువత అన్ని రంగాల్లోనూ రాణించాలి

పెళ్లకూరు : యువత అన్ని రంగాల్లోనూ రాణించాలని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఒబ్బు వెంకటరత్నం తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెంబేడులోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మయ్య, మునిరాజ, సుభాష్‌చంద్రయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లకూరు: దిగువచావలి జట్టును అభినందిస్తున్న అధికారులు



సూళ్లూరుపేట : విజేత మన్నారుపోలూరు జట్టుతో అధికారులు



ఉత్సాహంగా ఆటల పోటీలు

దొరవారిసత్రం : కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. పోలిరెడ్డిపాళెం, కల్లూరు, వేణుబాకం, పూలతోట గ్రామాల జట్లు క్రికెట్, ఖోఖో పోటీల్లో తలపడ్డాయి. ఈవోపీఆర్‌డీ మధు, పంచాయతీ కార్యదర్శులు రామయ్య, మునికృష్ణయ్య, ఖాదర్‌మస్తాన్ పాల్గొన్నారు.

క్రికెట్ విజేత దిగువచావలి జట్టు

పెళ్లకూరు: చెంబేడు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 13 క్రికెట్ జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన దిగువచావలి జట్టును ఎంపీడీవో సురేష్‌బాబు, ఏవో అన్నపూర్ణరావు అభినందించారు.

మన్నారుపోలూరు విద్యార్థుల ప్రతిభ

సూళ్లూరుపేట : ఆడుదాం ఆంధ్రా పోటీల్లో భాగంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మంగళపాడు జట్టుపై మన్నారుపోలూరు జట్టు విజయం సాధించింది. విజేతలను పీడీ భాస్కర్, పురిణి కృష్ణయ్య, తేజస్విని, నిఖిల్, రాజేశ్వరి అభినందించారు.

గూడూరు రూరల్‌లో..

గూడూరు రూరల్: ఆడుదాం ఆంధ్రా పోటీల్లో భాగంగా శుక్రవారం గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన క్రికెట్ పోటీల్లో రామలింగాపురం, పాలిచెర్ల, సత్రపు వీధి జట్లు విజేతలుగా నిలిచాయి. వారిని ఎంపీడీవో వెంకటేశ్వరరావు, పీఈటీలు అభినందించారు.

కలువాయిలో..

కలువాయి: ఆడుదాం ఆంధ్రాలో భాగంగా శుక్రవారం కలువాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతగా తోపుగుంట సచివాలయం టీమ్ గెలుపొందింది. పోటీలను జేసీ కూర్మనాథ్ పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. తహసీల్దారు స్వర్ణ, ఎంఈవో శేషగిరిరావు పాల్గొన్నారు.

డక్కిలిలో..

డక్కిలి: స్థానిక ఏపీ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఇందులో సంగనపల్లి–తీర్థంపాడు జట్లు తలపడగా తీర్థంపాడు జట్టు విజేతగా నిలిచింది. ఎంపీడీవో ప్రసన్నకుమారి, ఎంఈవోలు వెంకటేశ్వర్లు, జగదీష్, సిరాజ్ ఉద్దీన్ ఖాద్రి, పీఈటీలు సుధాకర్, వెంకటయ్య, నరేష్ పాల్గొన్నారు.

చిల్లకూరులో..

చిల్లకూరు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ గురుకుల పాఠశాల క్రీడా మైదానాల్లో శుక్రవారం జరిగిన క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిని ఎంపీడీవో వెంకటసూర్య సాయి అభినందించారు.







దొరవారిసత్రం : కల్లూరులో క్రికెట్ పోటీలు, గూడూరు రూరల్ : విజేతలను అభినందిస్తున్న అధికారులు, డక్కిలి : విజేత జట్టును అభినందిస్తున్న అధికారులు

ఈవీఎంల పరిశీలన

వెంకటగిరి (సైదాపురం):తిరుపతి కలెక్టరేట్‌లోని ఈవీఎంలను శుక్రవారం వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జేసీ శుభం భన్సల్, డీఆర్వో పెంచలకిషోర్‌ను కలిసి నూతన సంవత్సర క్యాలెండర్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.



ఈవీఎంలను పరిశీలిస్తున్న నేదురుమల్లి

పెంచలకోనలో గోదాదేవికి ప్రత్యేక పూజలు



విశేషాలంకరణలో గోదాదేవి

రాపూరు: మండలంలోని పెంచలకోనలో శుక్రవారం గోదాదేవికి ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పెంచలకోనలో గోదాదేవికి నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పుజలు ,క్షేత్రోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా చివరి శుక్రవారం గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని తిరుచ్చిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కోన మాఢ వీధుల్లో క్షేత్రోత్సవం చేపట్టారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తిరుప్పావై, ప్రత్యేక పూజలు చేశారు.

ప్రజలకు రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష



వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు

చిల్లకూరు : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు రక్ష అని ఎంపీడీవో వెంకటసూర్య సాయి తెలిపారు. మండలంలోని తూర్పుకనుపూరు హెల్త్ క్లినిక్ వద్ద శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు సుమారు 100 మందికి పైగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేశారు. గర్భిణులకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నాడిశెట్టి నాగమ్మ, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, సాయిరామమ్మ తదితరులు పాల్గొన్నారు.

జంగాలపల్లిలో జగనన్న సురక్ష వైద్య శిబిరం

వెంకటగిరి రూరల్ : మండలంలోని జంగాలపల్లి పంచాయతీలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. పేదలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఎంపీడీవో విజయలక్ష్మి తదితరుల పాల్గొన్నారు.

అధికారులకు సన్మానం



అధికారులను సన్మానిస్తున్న బీజేపీ నేతలు

సైదాపురం: మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఘనంగా నిర్వహించినందుకు ఏపీఎం రాధారెడ్డి, ఏవో హైమావతి, ఏఈ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శశిఇంద్రాణిని శుక్రవారం బీజేపీ నేతలు కొమ్మిపాడులో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో వెంకటేశ్వర్లు, బీజేపీ మండల అధ్యక్షుడు చాంద్‌ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ చెస్ టోర్నమెంట్‌కు విద్యార్థి ఎంపిక



విద్యార్థి శ్రీనివాసులును అభినందిస్తున్న ప్రిన్సిపాల్ హనుమంత్‌రావు

రాపూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాసులు సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ హనుమంతరావు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 29, 30 తేదీల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ గేట్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీనివాసులు ప్రతిభ చూపాడని పేర్కొన్నారు. జనవరి 26, 27వ తేదీల్లో తమిళనాడులోని తిరుచురాపల్లిలో జరిగే చెస్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. శ్రీనివాసులును సౌత్‌జోన్ చెస్ పోటీలకు తీర్చిదిద్దిన కళాశాల పీడీ నరసింహను అభినందించారు. హరినాథ్, స్వరూపారాణి, వసంత్‌రావు, కిషోర్, శివకుమార్, సుమతి పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన

ఓజిలి: మండలంలోని చిలమానుచేను, సగుటూరు గ్రామాల్లో శుక్రవారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు సాయిరాం, వసంతమ్మ, ఈవోపీఆర్డీ మోహన్, వైద్యాధికారి మాధవ్, పంచాయతీ కార్యదర్శులు పెద్దమస్తానయ్య, సుమ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

చిల్లకూరు : మండలంలోని చేడిమాలకు చెందిన పది మంది దివ్యాంగులకు శుక్రవారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ట్రస్టు అధినేత రాజనేని శ్రీనివాసులు మాట్లాడుతూ కొన్నేళ్లుగా ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన పది మందికి ట్రై సైకిళ్లు అందజేశామన్నారు. కాళ్లు పోగొట్టుకున్న వారికి జైపూర్ కాళ్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు రాజనేని పిచ్చయ్యనాయుడు, రామానాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, బాబు, భాస్కర్, ప్రజేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ట్రై సైకిళ్లు అందజేస్తున్న ట్రస్టు అధినేత, ప్రతినిధులు

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం



నగదు అందజేస్తున్న దాతలు

సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్న దాన పథకానికి విశాఖపట్టణానికి చెందిన ఆడారి ధన్విశ్రీ కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. నగదును శుక్రవారం ఆలయ పాలక మండలి సభ్యుడు ముప్పాళ్ల చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు.


పేదల ఆరోగ్యానికి పెద్ద పీట




ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తున్న ఎన్.భానుప్రియ

వెంకటగిరి రూరల్ : సీఎం వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ తెలిపారు. ఆమె శుక్రవారం 12వ సచివాలయంలో లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కింద వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, నేతలు మల్లిరెడ్డి, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మకం



సైదాపురంలో ఏర్పాటుచేసిన మానవహారం



రాపూరులో ర్యాలీ చేస్తున్న అధికారులు

సైదాపురం: విజయవాడలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు చారిత్రాత్మకమని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. జన్ బాగిధారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సైదాపురం ఆస్పత్రి కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మానవహారం ఏర్పాటుచేసి సమతా సంకల్పానికి ప్రతిజ్ఞ చేశారు. ఏవో పురుషోత్తం శివకుమార్, ఏపీఎం రాధ తదితరులు పాల్గొన్నారు.

రాపూరులో ర్యాలీ, మానవ హారం

రాపూరు : జన్ బాగిధారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మానవహారం ఏర్పాటుచేశారు. జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ పెంచలరెడ్డి, ఎంపీడీవో అప్పాజీ పాల్గొన్నారు.

పల్లెల్లో భోగి పండుగకు సన్నద్ధం



విక్రయానికి తరలిస్తున్న తాటి ఆకులు

చిల్లకూరు : పల్లెల్లో భోగి పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. భోగి మంటలు వేయడానికి సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి తాటి ఆకులు, కలపను తరలిస్తున్నారు. పట్టణాలకు చెందిన వారు తాటి ఆకుల మోపులు రూ 200లకు కొనుగోలు చేస్తున్నారు.

సంక్షేమ ప్రదాతను మళ్లీ సీఎంను చేద్దాం



గడప గడపకూ మన ప్రభుత్వంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వీబీ సాయికృష్ణ యాచేంద్ర

- నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
- పాతశివాలయం వీధిలో గడప గడపకూ మన ప్రభుత్వం

వెంకటగిరి రూరల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం వెంకటగిరిలోని 13వ వార్డు పాతశివాలయం వీధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ బుక్‌లెట్లు అందజేశారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. గతంలో చిన్న పనికి సైతం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్థానికంగా ఉన్న సచివాలయాలలోనే అన్ని సేవలు అందుతున్నాయని తెలిపారు. వలంటీర్ల ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే పథకాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించి అవకాశం కల్పిస్తే సేవకుడిలా పనిచేస్తానని తెలిపారు. నేదురుమల్లికి రాజా కుటుంబ సభ్యుడు, ఎస్వీబీసీ చైర్మన్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కృష్ణమూర్తి, ఆరి శంకరయ్య, వహిదా, ధనియాల రాధ, ఆటంబాటం శ్రీనివాసులు, చిట్టేటి హరికృష్ణ, న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు, అర్జునగారి మురళీ, తోట గణేష్‌రెడ్డి, పేటీరాజ్, మల్లిరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

నేడు 8వ వార్డులో గడప గడపకూ మన ప్రభుత్వం

వెంకటగిరి పట్టణంలోని 8వ వార్డులో ఉన్న ఎన్‌జీఓ కాలనీలో శనివారం వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని నేదురుమల్లి కార్యాలయ సిబ్బంది కోరారు.

గూడూరు అభివృద్ధికి కృషి



కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్

- ఎమ్మెల్యే వెలగపల్లి, ఎమ్మెల్సీ మేరిగ
- కూరగాయల మార్కెట్ ప్రారంభం

గూడూరు రూరల్ : గూడూరు అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. వారు శుక్రవారం ఐసీఎస్ రోడ్డులో రూ.2 కోట్లతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి, 2019 నుంచి 2024 వరకు తాము చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని కోరారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమైనా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ఆపలేదన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రస్తుతం నిర్మించిన కూరగాయల మార్కెట్‌కు అనుబంధంగా చేపలు, మాంసం మార్కెట్‌ను రూ.80 లక్షలతో నిర్మిస్తు న్నామని తెలిపారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద రూ.150 కోట్లతో బ్రిడ్జిలు నిర్మించినట్టు తెలిపారు. రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్, పడమర వైపు రెండో కౌంటర్, రెండు ప్లాట్‌ఫారంల నిర్మాణం, సంగం థియేటర్ నుంచి చెన్నూరు వరకు రూ.4 కోట్లతో రోడ్డు నిర్మించినట్టు వివరించారు. మసీద్ సమీపంలో ఉన్న పైలేరియా ఆస్పత్రి స్థానంలో రూ.80 లక్షలతో అర్బన్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టామని తెలిపారు. చేసిన మేలును, అభివృద్ధిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో మేరిగ మురళీధర్‌ను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంను ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్ని విధాలా అభివృద్ధి చేశారని తెలిపారు. కూరగాయల మార్కెట్, రైతు బజారు, ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటుచేసినట్టు గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, ఏఎంసీ చైర్‌పర్సన్ ఓడూరు యమునమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్ కన్వీనర్లు రాఘవరెడ్డి, శ్రీహరి, నాయకులు గోపీయాదవ్, మురళీ, అశోక్ పాల్గొన్నారు.

కలిసి కట్టుగా విజయం వైపు అడుగులు



మేరిగ మురళీధర్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు

గూడూరు రూరల్ : వైఎస్సార్‌సీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అందరూ సమష్టిగా విజయం వైపు అడుగులు వేద్దామని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం మేరిగ మురళీధర్‌ను సన్మానించారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా వైఎస్సార్ సీపీని నడిపించిన మేరిగ మురళీధర్ సేవలు గూడూరు నియోజకవర్గానికి అవసరమని సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భావించారని తెలిపారు. ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి మాట్లా డుతూ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గూడూరుపై ప్రత్యేక దృష్టి సారించారని, అందువల్లే మేరిగ మురళీధర్‌కు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం గూడూరులో సమన్వయకర్తగా పనిచేశానని, 63 వేల గడపలకు వెళ్లి ప్రజలతో మమేకమైనట్టు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడినీ కలుపుకు పోతానని తెలిపారు. త్వరలోనే ప్రతి గ్రామంలోనూ పర్యటించి ప్రజలను కలుసుకుంటామని వివరించారు. సనత్ నగర్‌లోని మేరిగ మురళీధర్ నివాసంలో కూడా పలువురు నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్‌పర్సన్ పొణకా దేవసేనమ్మ, ఓడూరు యమునమ్మ, బొమ్మిడి శ్రీనివాసులు, గోపాల్‌యాదవ్, హసీం, సురేష్‌రెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

నేడు మండల సర్వసభ్య సమావేశం

వాకాడు : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తోట గోపీనాథ్ తెలిపారు. మండలంలో జరిగిన, జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ ఉంటుందని తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.

టీడీపీ నేతల దౌర్జన్యం



వరినాట్లు పీకేసిన వ్యవసాయ పొలం



పీకేసిన వరినారు

పెళ్లకూరు: మండలంలోని అర్లపాడుకు చెందిన చిల్లకూరు మునివర్ధన్‌రెడ్డి పొలంలోని వరినాట్లను చెంబేడు, అర్లపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పీకేశారు. బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిల్లకూరు మునివర్ధన్‌రెడ్డి గ్రామంలోని సర్వే నంబరు 319లో 13 సెంట్ల వ్యవసాయ పొలంలో వరినాట్లు వేసుకున్నాడు. చెంబేడు, అర్లపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు దౌర్జన్యంగా మునివర్ధన్‌రెడ్డి పొలంలోని వరినాట్లు పీకేశారు. న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించాడు.